క్లుప్తంగా

వివాహానికి ఆర్థికసాయం

దేవరకద్ర రూరల్: మండలంలోని కౌకుంట్లకు చెందిన కతలయ్య, పద్మమ్మ దంపతుల కూతురు వివాహానికి సామాజిక వేత్త పవన్‌కుమార్ యాదవ్ రూ.50వేల ఆర్థికసాయం అందించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన వివాహానికి పవన్ యాదవ్ యువసేన సభ్యులు హాజరై మంటపంలో వధువు తల్లితండ్రులకు నగదును అందజేశారు. కార్యక్రమంలో వెంకటేష్, ఆంజనేయులు, కురుమూర్తి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

రాజాపూర్: మండలంలోని బీబీనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సేవ్యానాయక్ తండాకు చెందిన చంద్రునాయక్ కూతురు జ్యోతి వివాహానికి దొండ్లపల్లి ఎంపీటీసీ అభిమన్యురెడ్డి రూ.10వేల నగదు అందజేశారు. అదేవిధంగా తిర్మలాపూర్‌కు చెందిన గుడ్లచెన్నయ్య కూతురు శృతి వివాహానికి రూ.10వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గోవింద్‌నాయక్, మాజీ సర్పంచ్ రామకృష్ణగౌడ్, యూత్ వింగ్ అధ్యక్షుడు వెంకట్, చంద్రయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సైన్స్‌తోనే సమాజం అభివృద్ధి



దేవరకద్ర రూరల్: శాస్త్ర సాంకేతిక రంగాలతోనే సమాజాభివృద్ధి సాధ్యమని కౌకుంట్ల ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం అబ్దుల్‌హఖ్ అన్నారు. పిల్లలమర్రి సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం కౌకుంట్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ సంబురాలను నిర్వహించారు. మూఢ నమ్మకాల నిర్మూలన, సైన్స్ అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ముచ్చింతల, పేరూర్, అప్పంపల్లి గ్రామాలకు చెందిన ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇష్టానుసారం వాహనాలు నడిపితే చర్యలు



నారాయణపేట రూరల్: మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామని కానిస్టేబుల్ శంకరయ్య అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు బానిస కారాదని, తమ కెరియర్‌పై దృష్టి పెట్టాలన్నారు. గంజాయి, డ్రగ్స్, మద్యం, ధూమపానం వంటి వాటిని విడనాడాలన్నారు. వాహనాలు నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామని, ఇష్టారీతిగా పార్కింగ్ చేయరాదని, ఇతర వాహనాలకు ఆటంకం కల్గిస్తే ఫైన్ కట్టాల్సి వస్తుందన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. అతివేగం ఎంతో ప్రమాదకరమని, నిర్ణీత వేగంతోనే వాహనాలను నడపాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని అందుకు వాహన యజమానులు, పిల్లల తల్లిదండ్రులు శిక్షార్హులన్నారు. కార్యక్రమంలో శివకుమార్, జయప్రకాష్, సంతోస్, సుధాకర్ పాల్గొన్నారు.

శివపార్వతుల కల్యాణోత్సవం



మరికల్: మండలంలోని ఎక్లాస్‌పూర్ శివాలయంలో శుక్రవారం ఘనంగా శివపార్వతుల కల్యాణోత్సవం నిర్వహించారు. సర్పంచ్ పద్మమ్మ, చింతలయ్య దంపతులు వేడుకలను నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాహకులు వారికి తీర్థప్రసాదాలు అందించారు. అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్వ విండో అధ్యక్షులు లక్ష్మీకాంత్‌రెడ్డి, మల్లేష్, సుదర్శన్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, రాయప్పలు పాల్గొన్నారు.

సమస్యలపై నిర్లక్ష్యం తగదు

నారాయణపేట రూరల్ : ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై.అశోక్‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంతో పాటు మద్దూర్ మండలంలో పర్యటించి పాఠశాలలు, పలువురు ఉపాధ్యాయుల ఇంటికి వెళ్లి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయ రంగు పులిమి టీచర్లను మభ్య పెట్టడం సరికాదన్నారు. మండలిలో ప్రభుత్వంపై గొంతు ఎత్తుతామని, టీచర్లకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామన్నారు. భాషాపండితులు, పీఈటీలకు న్యాయం చేసి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, 317జీఓ బాధిత టీచర్లకు తగిన పరిష్కారం చూయించాలని డిమాండ్‌చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటును ప్రొఫెసర్ వినయ్‌బాబుకు వేసి గెలిపించాలని కోరారు. దేవేంద్రప్ప, రెడ్డప్ప పాల్గొన్నారు.

పారిశుద్ధ్యంపై పట్టింపేది?



కృష్ణ టెంపుల్ వెళ్లే దారిలో పారుతున్న మురుగు

- కృష్ణ టెంపుల్‌కు వెళ్లే దారి మురుగుమయం
- వడ్డెరబస్తీలో అన్నీ సమస్యలే
- 7వ వార్డులో ఇదీ పరిస్థితి

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పట్టణంలోని 7వ వార్డు మొత్తం ఎత్తు పల్లాలలోనే ఉంది. ఒక్కో గల్లీకి వెళ్లాలంటేనే పైకి ఎక్కి.. తిరిగి కిందికి దిగి రావాల్సిందే. ఏమాత్రం పట్టు తప్పిందా ఇక అంతే సంగతులు. అయ్యప్పగుట్టకు ఆనుకుని మూడు, నాలుగు కాలనీలు వెలిశాయి. సీసీరోడ్లు బాగానే ఉన్నా వర్షాకాలంలో గుట్ట ప్రాంతం నుంచి కిందికి నీరు ప్రవహించి చివరకు హైదరాబాద్ మెయిన్ రోడ్డు వరకు ప్రవహిస్తుంది. రూరల్ పోలీస్‌స్టేషన్‌కు కుడి వైపున శ్రీనివాసకాలనీ ప్రాంతంలో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉంది. పాత డ్రెయినేజీలు చిన్నవి కావడంతో వర్షపు నీరు పొంగి పొర్లుతుంది. కృష్ణ టెంపుల్‌కు వెళ్లే కూడలిలో రెండు, మూడు ఇళ్ల నుంచి మొత్తం మురుగు రోడ్డుపైకి వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వడ్డెర బస్తీలో ఇలా..

ఈ వార్డు పరిధిలోని స్లమ్ ఏరియా వడ్డెర బస్తీలో సుమారు 250ఇళ్లు 500మంది జనాభా ఉంటుంది. కొన్ని నెలలుగా ఇక్కడి మోరీలను పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం వెనుక భాగంలో ఏడాది కాలంగా కమ్యూనిటీ హాలు అసంపూర్తిగా ఉందని వాపోతున్నారు. ఇప్పటి వరకు అందులో బోరు వేయలేదని, టాయిలెట్స్ నిర్మించలేదన్నారు. ఎలాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద రెండు వైపులా సీసీరోడ్డు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సమీపంలోని శ్మశానవాటికకు ప్రహరీ నిర్మించాలని కోరుతున్నారు. ఇక గుట్టపై ఉన్న నాయీబ్రాహ్మణ కాలనీలో సీసీరోడ్లు పూర్తిస్థాయిలో వేయాలని ఆప్రాంత వాసులు వేడుకుంటున్నారు.

మొత్తం జనాభా: 6,412 మంది

ప్రధాన వీధులు: శ్రీనివాసకాలనీ (కొంత భాగం), పద్మావతి కాలనీ (కొంత భాగం), వడ్డెరబస్తీ, సుబ్రమణ్యకాలనీ, నాయీబ్రాహ్మణ కాలనీ, పద్మశాలికాలనీ, మహేంద్ర హిల్స్, గోల్డెన్ హిల్స్, పంచముఖి కాలనీ.



పద్మావతికాలనీలో మిషన్ భగీరథ కోసం తవ్వి సరిగా పూడ్చని గుంతలు

మూడు నెలలైనా శుభ్రం చేయరా?



మా కాలనీలోని మోరీలను మూడు నెలలైనా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేయడం లేదు. దుర్గంధం రావడంతో ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్లు ఊడ్చడానికి ఎవరూ రారు. పందుల సంచారం ఎక్కువగా ఉంది. ఓపెన్ ప్లాట్లలో చెత్తాచెదారం నిండిపోయింది. కమ్యూనిటీ హాలును వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తేవాలి.

– వి.పెద్దరాములు, వడ్డెర బస్తీ వాసి

రోడ్లపైనే చెత్త వేస్తున్నారు..

మున్సిపల్ చెత్త బండి ఇళ్ల వద్దకు సరిగా రావడం లేదు. దీంతో కాలనీలో కొందరు వ్యక్తులు రోడ్లపైనే చెత్త వేస్తున్నారు. డ్రెయినేజీలు చిన్నగా ఉన్నాయి. మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంకును కడిగినప్పుడు అయ్యప్పగుట్ట ప్రాంతం నుంచి నీరు కిందికి ప్రధాన రోడ్డుకు వస్తోంది.

– పి.ఆనంద్, పద్మావతికాలనీ

సమస్యలు పరిష్కరిస్తాం..



రూ.20లక్షలతో నాయీబ్రాహ్మణకాలనీ, పంచముఖ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. శ్రీనివాస కాలనీలో డ్రెయినేజీలను నిర్మిస్తాం. క్రమం తప్పకుండా మిషన్ భగీరథ పథకం నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నాం. వార్డులో దెబ్బతిన్న సీసీరోడ్లను పాచ్‌వర్క్‌లో భాగంగా మరమ్మతు చేయిస్తాం.

– కట్టా రవికిషన్‌రెడ్డి, కౌన్సిలర్



వడ్డెర బస్తీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పక్కన ఇదీ పరిస్థితి..

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి



కంటివెలుగు శిబిరాన్ని పరిశీలిస్తున్న డాక్టర్ మోతీలాల్

మహబూబ్‌నగర్ రూరల్: కంటి వెలుగు శిబిరాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి.రాజేశ్వర్‌గౌడ్ అన్నారు. మండలంలోని కోడూర్‌లో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరంలో అత్యాధునిక పరికరాలతో పరీక్షలు చేస్తున్నారని, అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బి.శ్రీకాంత్‌గౌడ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధురి, ఎంపీటీసీ రాజు, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, పాఠశాల హెచ్‌ఎం రావిపాల్, వైద్య సిబ్బంది అనురాధ, అలివేలు, టీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు బుచ్చిబాబుగౌడ్, సురేందర్‌గౌడ్, అంజయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కంటి వెలుగు శిబిరం పరిశీలన

భూత్పూర్: మండలంలోని చౌలతండా, మద్దిగట్లలో నిర్వహిస్తున్న కంటి వెలుగును శుక్రవారం పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ డా.మోతీలాల్ పరిశీలించారు. మండలంలో కంటి వెలుగును ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఎంత మందిని కంటి పరీక్షలు చేశారని, ఆపరేషన్, కంటి అద్దాలు పంపిణీ వివరాలను సీహెచ్‌ఓ రామయ్యను అడిగి తెలుసుకున్నారు. 1033 మందికి కంటి పరీక్షలు చేయగా, 268 మందికి ఆపరేషన్ కోసం రెఫర్ చేయగా, 204 మందికి అద్దాలు పంపిణీ చేసినట్లు, 309 మందికి అద్దాలు రావాల్సి ఉందని వివరించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డా.హిమబిందు, డా.రాధిక, సీహెచ్‌ఓ రామయ్య, సర్పంచ్‌లు ప్రియాంక, శ్రీనివాస్, కార్యదర్శులు గోపి, శ్రీకాంత్ నాయక్, సిబ్బంది యాదమ్మ, హెల్త్ అసిస్టెంట్స్ అంజమ్మ, వెంకటనర్సమ్మ, సునీత, రోజాలక్ష్మి, అప్తాలమెట్రిక్ అక్షయ, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.

వ్యర్థ పదార్థాలు పొలాల్లో వేయొద్దు

మహమ్మదాబాద్: వ్యర్థ పదార్థాలను వ్యవసాయ పొలాల్లోకి వదలకూడదని వ్యవసాయ అధికారి కృపాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని దేశాయపల్లిలోని పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు రైతులకు చేశారు. కలుపు తీసి వ్యర్థాలను పొలాల్లో పడేయకుండా బయట పడేయాలని సూచించారు. కలుపులో పొలాల్లో వేయడం వల్ల వ్యర్థాలు పెరిగి పంట దిగుబడి రాదన్నారు.



పొలాలను పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారి కృపాకర్‌రెడ్డి

నిధులున్నా.. నిర్లక్ష్యం



కూలేందుకు సిద్ధంగా ఉన్న తిర్మలాపూర్ గ్రామ పంచాయతీ భవనం

- గ్రామ పంచాయతీ భవనాలు లేక ఇబ్బందులు
- పట్టించుకోని అధికారులు

రాజాపూర్: గ్రామాల్లో పరిపాలన సౌలభ్యం కోసం జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు అనుబంధ గ్రామాలుగా ఉన్న గ్రామాలను, 500లకు పైగా జనాభా కలిగిన గిరిజనతండాలను ప్రభుత్వం కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. కొత్త పంచాయతీలకు ఎన్నుకోబడ్డ సర్పంచ్‌ల పదవీకాలం మరో పదినెలల కాలంలో పూర్తికానుంది. గ్రామ పంచాయతీల పక్కా భవనాలు ఏర్పాటు చేయకపోవడంతో పాలకవర్గం గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన సమావేశాలను సైతం ఆరుబయటే నిర్వహించాల్సి వస్తుంది. శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణాల కోసం మండలంలో అగ్రహారం పొట్లపల్లి, రంగారెడ్డిగూడ గ్రామ పంచాయతీ భవనాల ఏర్పాటుకు రూ.16లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను మంజూరు చేసింది. రంగారెడ్డిగూడ గ్రామ పంచాయతీకి మరో రూ.4లక్షలు అదనంగా మంజూరు చేసింది. దీంతో రంగారెడ్డిగూడ, అగ్రహారం, పొట్లపల్లి గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభమై స్లాబ్ వరకు పూర్తి చేసి సంవత్సరానికి పైగా గడిచిపోయింది. ప్రస్తుతం రాజాపూర్ భవనం పనులు నిర్మాణదశలో ఉన్నాయి. ఈద్గాన్‌పల్లి భవనం పనులు బేస్మెంట్ లెవల్‌లోనే నిలిచిపోయాయి. మండలంలో కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు ఒక్కో గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నుంచి రూ.20లక్షల నిధులు మంజూరు అయ్యాయి. కల్లేపల్లిలో భవనం నిర్మించేందుకు కావాల్సిన 600 గజాల స్థలాన్ని గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మాణం చేసినా రెవెన్యూ అధికారులు స్థలం చూయించడం లేదని సర్పంచ్ బాలమణి ఆవేదన వ్యక్తం చేశారు. తిర్మలాపూర్‌లో గ్రామం నడిబోడ్డున గ్రామపంచాయతీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.

మండలంలో వివరాలు ఇలా..

గ్రామ పంచాయతీ	నిధులు
సింగమ్మగూడతండా	రూ.20లక్షలు
కుత్నేపల్లి,బోడగుట్ట	రూ.20లక్షలు
మొత్కులకుంట	రూ..20లక్షలు
దొండ్లపల్లి	రూ.20లక్షలు
బీబీనగర్	రూ.20లక్షలు

అనుమతి వచ్చాక పనులు..



ప్రస్తుతం ఉన్న పంచాయతీ భవనం కూలిపోతున్నది. గ్రామ పంచాయతీ భవనం స్థలంలోనే జీప్లస్ వన్ భవనం నిర్మించేందుకు అన్ని అనుమతులు వచ్చాయి. గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామపెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం.

– మహేశ్వరి, సర్పంచ్, తిర్మలాపూర్

అధికారులకు నివేదించాం..



గ్రామ పంచాయతీ భవనానికి రూ.20లక్షల నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఉన్న భవనం చిన్నదిగా ఉంది. అక్కడ స్థలం లేదు. గ్రామంలోనే అనుకూలంగా గ్రామపంచాయతీ భవనానికి కావాల్సిన 600 గజాల స్థలాన్ని నిర్మాణం కోసం పాలకవర్గ సభ్యులు తీర్మాణం చేసి అధికారులకు నివేదించాం.

– బాలమణి, సర్పంచ్, కల్లేపల్లి

పనులు ప్రారంభించేందుకు చర్యలు..



మండలంలో కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే అన్ని గ్రామాల సర్పంచ్‌లకు పనులు మొదలుపెట్టాలని చెప్పాం. స్థలం చూయించాలని రెవెన్యూ అధికారులకు తెలిపాం. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.

– లక్ష్మీదేవి, ఎంపీడీఓ, రాజాపూర్

మైసమ్మ ఆలయ అభివృద్ధికి కృషి

నవాబుపేట: జిల్లాలోనే ప్రఖ్యాతిగాంచిన పర్వతాపూర్ మైసమ్మ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మైసమ్మ ఆలయ 14వ వార్షికోత్సవంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అడవిలో వెలసిన అమ్మవారు ప్రకృతి రమణీయ కేంద్రాన్ని తలపిస్తుందని, అటవీ శాఖ ద్వారా ఐదెకరాల భూమిని ఆలయానికి తీసుకుని ప్రత్యేక అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అధికారి మదనేశ్వర్‌రెడ్డి, జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, ఎంపీపీ అనంతయ్య, మార్కెట్ చైర్మన్ లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ సంతోష్‌రెడ్డి, రైతుబంధు చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, ముడా డైరెక్టర్ చెన్నయ్య, సర్పంచ్ జంగమ్మ, ప్రతాప్, నాగిరెడ్డి, కృష్ణయ్య, గోపాల్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.



పూజలు చేస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత



జిల్లా కేంద్రంలో మొక్కలకు నీరు పడుతున్న మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పట్టణంలో ప్రతి శుక్రవారం వాటరింగ్ డే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బృందావన్‌కాలనీలోని, పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో, ఎదిర, కోయిల్‌కొండ ఎక్స్ రోడ్డులోని నర్సరీలతో పాటు బైపాస్‌పై ఉన్న మొక్కలకు మున్సిపల్ సిబ్బంది నీరు పోశారు. అలాగే పిచ్చిమొక్కలను సైతం తొలగించారు. బైపాస్‌లోని కొన్ని మొక్కలకు మున్సిపల్ కమిషనర్ డి.ప్రదీప్‌కుమార్ నీరు పోశారు. మొక్కల సంరక్షణ అందరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. సిబ్బంది ఎండలకు మొక్కలు వాడిపోకుండా ప్రతి శుక్రవారం నీరందించాలని సూచించారు.

దేవరకద్ర: మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో నాటిన మొక్కలకు ట్యాంకర్‌తో నీటిని పోస్తున్నారు. ప్రస్తుతం ఎండలు ప్రారంభం కావడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది ట్యాంకర్‌తో దారి పొడువునా మొక్కలకు నీటిని పోసే పనులు చేపట్టారు. శుక్రవారం రాయిచూర్ రోడ్డు, కోయిల్‌సాగర్ రోడ్డు, అమ్మాపూర్ రోడ్డులో ఇరువైపులా నాటిన మొక్కలకు నీటిని పోశారు. అలాగే విద్యుత్ స్తంభాలకు కొత్తగా ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేశారు. పలు వాడల్లో మురుగు కాల్వలను శుభ్రం చేసే పనులు చేపట్టారు. సర్పంచ్ విజయలక్ష్మి, ఈఓ సీత్యానాయక్‌లు పనులను పర్యవేక్షణ చేశారు.



పారుపల్లిలో మొక్కలకు నీటిని పోస్తున్న అధికారులు

కోయిల్‌కొండ: హరితహారంలో నాటిన మొక్కలకు వేసవిలో నీటిని అందించి సంరక్షించాలని ఎంపీడీఓ జయరాములు అన్నారు. శుక్రవారం మండలంలోని పారుపల్లిలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు ఎంపీఓ శ్రీదేవితో కలిసి నీటిని పోశారు. అనంతరం చింతల్‌తండాలోని నర్సరీని పరిశీలించారు. జమాల్‌పూర్‌లో ఉపాధి హామీ పనులను పరిశీలించి అక్కడే ఉన్న సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలించారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి



నిరసన తెలుపుతున్న ఏబీవీపీ నాయకులు

మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థి ప్రీతిని ర్యాగింగ్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేలా ఇబ్బందులకు గురిచేసిన వారిని వెంటనే శిక్షించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీజ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూ ముఖద్వారం వద్ద శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారనే విషయం తెలిసినా కేఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నరేష్, తేజ, అర్జున్, పవన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

బాలానగర్: శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మండలంలోని కేతిరెడ్డిపల్లి కట్టా రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు ఉమ్మెంతల మహేశ్వర్ ఆధ్వర్యంలో రామాయణ పారాయణం, గ్రంథ గొప్పతనం, విశిష్టత, భజన కార్యక్రమం, రెండవరోజు రాములు గౌడ్ ఆధ్వర్యంలో మహాభారతం గొప్పతనం విశిష్టత, మూడో రోజు నక్క నర్సింహులు ఆధ్వర్యంలో హిందువుల ఆరాధ్యదైవ గ్రంథం శ్రీమద్భగవద్గీత గ్రంథ విశిష్టత, నాలుగవ రోజున లక్ష్మీమాత అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచ్ రాంరెడ్డి టీటీడీ అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.



కుంకుమార్చన నిర్వహిస్తున్న మహిళలు

శ్మశానవాటిక భూమిని కాపాడండి



తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తున్న కుర్వ సంఘం నాయకులు

బాలానగర్: హిందూ శ్మశానవాటికను కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కుర్వ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. మండలంలోని చిన్నరేవల్లి శివారులో ఏళ్లుగా కుర్వ కులస్తులకు శ్మశానవాటికగా ఉన్న భూమిని కొందరు కబ్జాచేసి సమాధులను తొలగిస్తున్నారని తెలిపారు. శ్మశానవాటికను కబ్జా చేసిన వ్యక్తులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో శ్రీను, పాండు, శ్రీను, మహిపాల్, తిరుపతి, కుర్వ శ్రీనివాస్ ఉన్నారు.

28న బహిరంగ వేలం

అడ్డాకుల: మండలంలోని కందూర్ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఈనెల 28న ఉదయం 10గంటలకు లడ్డూ, పులిహోర, తలనీలాలు, కొబ్బరికాయల విక్రయాల కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రమేష్‌గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2023 మార్చి 1 నుంచి 2024 మార్చి 8వరకు విక్రయాలు కొనసాగించే అవకాశం ఉంటుందని తెలిపారు.